

వంద రోజులు ఉపాధి పనులు చూపాలి

సిపిఎం మండల కమిటీ సభ్యులు షేక్ పాదుషా

పెనుగొండ: పనిలేని రోజుల్లో ఉపాధి చూపించే విధంగా తీసుకొచ్చిన ఉపాధి చట్టాన్ని అమలు చేసి వంద రోజులు పని కల్పించాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో గురువారం మండలంలో వివిధ గ్రామాల్లో పనుల పరిశీలించిన సందర్భంగా పెనుగొండ మండల కమిటీ సభ్యులు షేక్ పాదుషా మాట్లాడుతూ పని కావాలని అడిగే వారికి పని చూపటం లేదని నడిపూడి గ్రామ ఉపాధి కార్మికుడు వేముల శ్రీనివాస్ తెలిపారన్నారు. కేవలం ఉపాధి పనులు 20 రోజులు మాత్రమే చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన పనికి రూ.300 ప్రభుత్వం నిర్ణయించగా రూ.200 నుంచి రూ.250 మాత్రమే పడుతున్నాయని పలు గ్రామాల్లో కార్మికులు తెలిపారన్నారు. రామన్నపాలెం, సిద్ధాంతం గ్రామాల్లో కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

పదవులపై కన్ను..!

ప్రభుత్వం మార్పుతో స్థానిక సంస్థల ఉన్నత పదవులపై టిడిపి తహతహ

జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్, ఎంపిపి వంటి పదవుల సొంతానికి యత్నం

వైసిపి స్థానిక ప్రజాప్రతినిధులు తమవైపునకు రావాలని ఒత్తిడి

ఉమ్మడిజిల్లాల జెడ్పిటిసి ఎన్నికల్లో 48కుగాను 46 చోట్ల వైసిపి గెలుపు

ఎంపిపి పదవులు సైతం 46 మండలాలు వైసిపివే

ఎన్నికలు జరిగిన మున్సిపాల్టీలన్నీ వైసిపి ఖాతాలోనే



ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

కొత్త ప్రభుత్వం ఏర్పడింది. సిఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం పూర్తయ్యింది. దీంతో స్థానిక ఎంఎల్ఎలు తమ నియోజకవర్గాల్లో పట్టుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అత్యంత ముఖ్యమైన జిల్లా పరిషత్, ఎంపిపి, మున్సిపల్ చైర్మన్ పదవులను తమ సొంతం చేసుకోవాలని టిడిపి నాయకులు తహతహలాడుతున్నారు. అందుకోసం సామ, దాన, దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. 2021లో జిల్లా పరిషత్, ఎంపిపి, మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో వైసిపి ప్రభుత్వం ఉండటంతో దాదాపుగా అన్ని పదవులూ వైసిపినే సొంతం చేసుకుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 48 మండలాలు ఉన్నాయి. 48 జెడ్పిటిసి స్థానాల్లో 46 చోట్ల వైసిపి అభ్యర్థులు జెడ్పిటిసిలుగా గెలిచారు. వీరవాసరంలో జనసేన, ఆచంటలో టిడిపి జెడ్పిటిసిలు మాత్రమే గెలిచారు. దీంతో జెడ్పిటిసి చైర్మన్ పదవి వైసిపికే దక్కింది. జెడ్పి చైర్మన్‌గా యలమంచిలి నుంచి జెడ్పిటిసిగా గెలిచిన కవురు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. తర్వాత ఆయన ఎంఎల్‌సిగా గెలవడంతో వైసిపి నుంచి గెలిచిన పెదపాడు జెడ్పిటిసి గంటా పద్మశ్రీకి ఆ పదవి దక్కింది. దాదాపు మూడేళ్ల పదవీకాలం పూర్తయ్యింది. అదేవిధంగా ఎంపిపి పదవుల్లో సైతం 46 చోట్ల వైసిపి నాయకులే ఉన్నారు. నరసాపురం, ఆకివీడు, జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సిపల్ చైర్మన్లతోపాటు ఏలూరు కార్పొరేషన్ మేయర్‌గా వైసిపి ప్రజాప్రతినిధులే ఉన్నారు. ఈ స్థానిక సంస్థల పదవుల్లో ఉన్నవారంతా ప్రజాక్షేత్రంలో గెలిచి పదవులు పొందినవారే. ప్రభుత్వం మారడంతో వీరి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక సంస్థల చైర్మన్, ఎంపిపి పదవుల్లో ఉన్నవారిని తప్పించి తమకు అనుకూలంగా ఉన్నవారిని ఆ పదవుల్లో నియమించాలని టిడిపి ఎంఎల్ఎలు ప్రయత్నిస్తున్నారు. అయితే టిడిపి నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు పెద్దగా లేరు. దీంతో వైసిపి ప్రజాప్రతినిధులు టిడిపిలోకి రావాలని ఒత్తిడి తెస్తున్నారు. ఏలూరు కార్పొరేషన్‌లో అత్యధికంగా వైసిపి కార్పొరేటర్లు ఉన్నారు. కార్పొరేటర్లను పిలిచి టిడిపిలో చేరాలని కోరుతున్నట్లు తెలిసింది. మిగిలిన చోట్ల కూడా ఇదే విధమైన పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. మాట వినకపోతే బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని సైతం టిడిపి అనుకూల వ్యక్తికి కట్టబెట్టాలని ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం మారడంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఘర్షణలు పడకుండా చాలామంది టిడిపికి జైకొట్టేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. దీంతో కొద్దిరోజుల్లోనే స్థానిక సంస్థలకు సంబంధించిన ముఖ్యమైన పదవులు టిడిపి అనుకూలురకు దక్కే అవకాశం కనిపిస్తోంది. జరుగుతున్న వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి సైతం ఇదేవిధంగా వ్యవహరించింది. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంది. వేసిన వారు విత్‌డ్రా చేసుకోకపోతే వారి ఆర్థిక మూలాలపై దాడిచేసి దారికి తెచ్చుకుంది. అప్పట్లో ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇప్పుడు టిడిపి సైతం అదే ధోరణిలో సాగడం ఏమాత్రమూ మంచిదికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసిపి హయాంలో పంచాయతీకి సంబంధించిన ఆర్థిక సంఘం నిధులను ఇవ్వకుండా విద్యుత్ బిల్లు బకాయిలకు మళ్లించింది. దీంతో సర్పంచుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో వైసిపి సర్పంచులు సైతం ఆత్మరక్షణలో టిడిపికే మద్దతు పలుకుతున్న పరిస్థితి నెలకొంది. నీటి సంఘం అధ్యక్ష పదవులను సైతం కూటమి నాయకులు సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. సహకార సంఘాల పదవులకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు రావాల్సి ఉంది.



పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు

తెరుచుకున్న పాఠశాలలు

ప్రజాశక్తి - నరసాపురం

వేసవి సెలవులు ముగిశాయి. గురువారం నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకూ వేసవి సెలవులు కావడంతో ఇంటికి పరిమితమైన విద్యార్థులు బడిబాట పట్టారు. ఉదయమే పిల్లలందరూ సిద్ధమై పుస్తకాల బ్యాగ్‌లు భుజాన వేసుకుని పాఠశాలకు బయలుదేరారు. మొదటి రోజు హాజరు శాతం తక్కువగా ఉందని ఉపాధ్యాయులు తెలిపారు.

అసెంబ్లీ సమావేశాల తరువాత గ్రామాల్లో పర్యటిస్తా

ఉండి ఎంఎల్ఎ రఘురామకృష్ణంరాజు

ప్రజాశక్తి - కాళ్ల

వచ్చే సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని, సమావేశాల అనంతరం ఉండి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తానని ఎంఎల్ఎ కనుమూరి రఘు రామకృష్ణంరాజు తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతి గ్రామంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులను, కార్యకర్తలను కలుసుకోవడమే కాకుండా తనను వ్యక్తిగతంగా అభిమానించి తన విజయానికి దోహదపడిన ప్రజలందరినీ కలిస్తానని తెలిపారు. అందమైన పల్లెటూరు ప్రాతళ్లమెరక గ్రామాన్ని వేగిరాజు శివవర్మ అభివృద్ధి చేసిన తీరు తనకెంతో స్ఫూర్తిదాయకంగా అనిపించిందన్నారు. పల్లెటూళ్లు ఎంత అందంగా ఉండాలని అనుకుంటామో, ఆ ఊహల్లో కంటే అందంగా ప్రాతళ్లమెరక గ్రామాన్ని శివవర్మ తీర్చిదిద్దారన్నారు. స్థానిక తాగునీటి చెరువు, స్విమ్మింగ్ పూల్‌ను తలపిస్తూ పరిశుభ్రంగా ఉందన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రతి గ్రామంలో ఐదుగురు శివవర్మలు ముందుకొస్తే ఉండి నియోజకవర్గం మొత్తాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దొచ్చన్నారు. ఆయన సొంత డబ్బులు ఖర్చు చేశారన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ముందు పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. ప్రాతళ్లమెరక గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలోని అన్ని గ్రామాలనూ అభివృద్ధి చేయాలని కోరారు. గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖను మంత్రి పవన్ కళ్యాణ్‌కు కేటాయిస్తారనే వార్తలను పేపర్లో చదివానని, అసెంబ్లీ సమావేశాల అనంతరం పవన్ కళ్యాణ్‌ను ప్రాతళ్లమెరక గ్రామానికి ఆహ్వానిస్తానని తెలిపారు. ఉండి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే తన కోరిక అని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో తాగు, మురుగునీటి సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యతివ్వనున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారమే తన ప్రధాన ధ్యేయమన్నారు. కేంద్రంలోని జలశక్తి మంత్రి సిఆర్.పాటిల్ తనకు సన్నిహితులని ఆయన సహకారంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఎవరికి ఆ శాఖ కేటాయించిన వారితో సమన్వయం చేసుకొని తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి నిధుల మంజూరు కోసం కృషి చేస్తానని వివరించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే మరోసారి జిల్లా కలెక్టర్‌తో సమావేశమై, పైప్‌లైన్ మరమ్మతు పనులు చేపట్టే ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రభుత్వ సహకారం తీసుకుని పబ్లిక్, ప్రయివేట్ భాగస్వామ్యంతో డ్రెయినేజీల్లో పూడిక తీత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. చెరువుల్లో గుర్రపు డెక్క తొలగించే పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ప్రయివేట్ కంపెనీల భాగస్వామ్యంతో మూడు నాలుగు జెసిబి యంత్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు, నాయకులకు మధ్య వారధిగా వ్యవహరించే మీడియాకు ఎప్పుడూ జవాబుదారిగానే ఉంటానని తెలిపారు.

నిరుద్యోగ, పింఛన్ దారులకు

తీపి కబురు

మెగా డిఎస్‌సి కింద 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

రెండు జిల్లాల్లో వెయ్యిపైగా పోస్టులు భర్తీ అయ్యే అవకాశం

సామాజిక పింఛన్ పెంపుతో రెండు జిల్లాలో 6.02 లక్షల మందికి లబ్ధి

పట్టణాల్లో అన్నక్యాంటీన్లు మళ్లీ అమల్లోకి

ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికల హామీలకు నడుంబిగించింది. హామీ ఇచ్చినట్లుగానే మెగా డిఎస్‌సిపై సిఎం చంద్రబాబు గురువారం తొలిసంతకం చేశారు. సామాజిక పింఛన్ల పెంపుపై, ల్యాండ్‌టైటిల్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్లు మళ్లీ అమల్లోకి తెచ్చేవిధంగా ఆయన సంతకాలు చేశారు. మెగా డిఎస్‌సిపై సంతకం చేయడంతో ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిఎస్‌సి చదివిన అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు వెయ్యి పోస్టుల వరకూ భర్తీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. రెండు జిల్లాల్లో డిఎస్‌సి చదివిన అభ్యర్థులు 20 వేల మందికిపైగా ఉంటారని అంచనా వేస్తున్నారు. డిఎస్‌సి ప్రకటన వెలువడడంతో అభ్యర్థులంతా మళ్లీ చదువుబాట పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎన్నికల హామీల్లో భాగంగా సామాజిక పింఛన్ రూ.నాలుగు వేలు పెంపుచేస్తామని, వికలాంగులకు రూ.ఆరు వేలు ఇస్తామని టిడిపి కూటమి ప్రకటించింది. అందులో భాగంగా పింఛన్ పెంపుపై చంద్రబాబు సంతకం చేశారు. దీంతో ఏలూరు జిల్లాలో 2,68,886 పింఛన్‌దారులకు, పశ్చిమగోదావరి జిల్లాలో 2.34 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. మొత్తం రెండు జిల్లాల్లో 6.02 లక్షల మంది పింఛన్‌దారులు ప్రయోజనం పొందనున్నారు. ప్రస్తుతం పింఛన్‌దారులు రూ.మూడు వేలు అందుకుంటున్నారు. ఒక్కసారిగా వెయ్యి పెరగనుండడంతో పింఛన్‌దారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గతంలో టిడిపి ప్రభుత్వం పట్టణాల్లో అన్నా క్యాంటీన్లను అమలుచేసింది. ప్రతి పట్టణంలోనూ మూడు, నాలుగు అన్నక్యాంటీన్లు కొనసాగాయి. దీంతో కాలేజీలకు వచ్చే విద్యార్థులు, పనులు చేసుకునేవారు ఎంతోమంది ఈ క్యాంటీన్లలో మధ్యాహ్నం ఐదు రూపాయలకే భోజనం చేసేవారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక అన్నా క్యాంటీన్లను నిలిపివేసింది. అన్నా క్యాంటీన్ల కోసం నిర్మించిన భవనాలను వార్డు సచివాలయాలుగా మార్చేసింది. తాము అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లను మళ్లీ ప్రారంభిస్తామని టిడిపి ప్రకటించింది. చెప్పినట్లుగానే అన్నాక్యాంటీన్ల పునరుద్ధరణ ఫైలుపైనే సిఎం సంతకం చేశారు. త్వరలో అన్ని పట్టణాల్లోనూ అన్నా క్యాంటీన్లు ప్రారంభంకానున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైన సంతకం చేయడంతో భూములు సర్వే నిలిచిపోనుంది. అంతేకాకుండా పాస్‌పుస్తకాలపై జగన్ ఫొటో తొలగించి కొత్త పాస్‌బుక్‌లు రైతులకు అందించే పనులు జరగనున్నాయి.

ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయాలి

గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి

ప్రజాశక్తి - భీమవరం టౌన్

కొత్త ప్రభుత్వం అస్తవ్యస్తంగా, అవినీతిమయమైన ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయాలని, కష్టాల్లో ఉన్న కల్లుగీత కార్మికుల సమస్యలను పరిష్కరించి వారి కుటుంబాలను అన్నివిధాలా ఆదుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి విజ్ఞప్తి చేశారు. గురువారం రాయలం గ్రామంలో గీత కార్మికులతో ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం అభినందనీయమన్నారు. గత వైసిపి ప్రభుత్వం గీత కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని, ఉన్న ఉపాధి దెబ్బతీసి గీత వృత్తిని సర్వనాశనం చేసిందని తెలిపారు. రసాయనాలతో కలిపిన బీరు, బ్రాందీ, విస్కీలను అమ్మించడం కోసం ప్రకృతి సిద్ధమైన కల్లు గీసేవారిపై బైండోవర్ కేసులతో వేధించారని గుర్తుచేశారు. వైసిపి ప్రభుత్వం హయాంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌ను చీల్చేసి అస్తవ్యస్తం చేయడమే కాకుండా రాష్ట్రంలో కల్తీ మద్యం, నకిలీ మద్యం అమ్మించి పేదల ప్రాణాలతో చెలగాటమాడారని విమర్శించారు. దీంతో ఐదేళ్లలో రాష్ట్రంలో వేల మంది పేదలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను తక్షణం ప్రక్షాళన చేయాలన్నారు. కల్లుగీత కార్మిక సొసైటీలకు 40 శాతం బ్రాందీ షాపులు కేటాయించాలని డిమాండ్‌చేశారు. ఆదరణ పథకాన్ని పునరుద్ధరించి కార్మికులను ఆదుకోవాలన్నారు. ఏటా బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించి ఖర్చు చేయాలన్నారు. ప్రమాదంలో చనిపోయిన గీత కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీరా, తాటి ఉత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పి గీత కార్మికుల బిడ్డలకు ఉపాధి కల్పించాలన్నారు. గీత వృత్తి ఆధునికీకరణకు నిపుణులతో అధ్యయన కమిటీ వేసి ఉపాధి అవకాశాలు పెంచాలని కోరారు.




మాట్లాడుతున్న జుత్తిగ నరసింహమూర్తి

ధాన్యం బకాయిలు చెల్లించాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం

ప్రజాశక్తి - భీమవరం టౌన్

రైతులకు ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బలరాం మాట్లాడారు. దాళ్వాలో రూ.800 నుంచి రూ.900 కోట్ల బకాయిలు రైతులకు చెల్లించాల్సి ఉందన్నారు. సార్వా బకాయిలు కూడా ఉన్నట్లు తెలుస్తోందని, ఇది చాలా బాధాకరమని, రైతులకు నష్టదాయకమని తెలిపారు. ధాన్యం సొమ్ము అందక సన్న, చిన్నకారు, మధ్యతరగతి రైతులు బయట వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం తక్షణం బకాయి సొమ్ము విడుదల చేయాలన్నారు. వడ్డీతో సహా ధాన్యం సొమ్మును రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు పన్నుల బకాయిలు చెల్లించాల్సి ఉంటే ప్రభుత్వం ఏవిధంగా వడ్డీతో సహా వసూలు చేస్తోందో అదేవిధంగా ప్రభుత్వం కూడా ధాన్యం బకాయిలు వడ్డీతో సహా చెల్లించాలన్నారు. సార్వా సాగుకు సాగునీటి కొరత లేకుండా జిల్లా యంత్రాంగం, ఇరిగేషన్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఎకరాకూ నీరందేలా చూడాలని బలరాం డిమాండ్ చేశారు. విత్తనాలు పూర్తిగా సబ్సిడీపై అందించాలని కోరారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పలు పంటల రైతులు నష్టపోయారన్నారు. వారికి నష్టపరిహారం అందించాలని కోరారు. నష్టపోయిన ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్‌వి గోపాలన్ పాల్గొన్నారు.




మాట్లాడుతున్న జుత్తిగ నరసింహమూర్తి

ప్రజలు కూటమిని ఆదరించారు

పలువురు ఎంఎల్‌ఎలను కలిసిన మంత్రి నిమ్మల రామానాయుడు


ప్రజాశక్తి - కాళ్ల

రాష్ట్రంలో 1983, 1994 ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో ఎక్కువగా ఆదరించి 57 శాతం మంది ప్రజలు కూటమి పక్షాన నిలిచి గెలిపించారని రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పాలకొల్లు ఎంఎల్ఎ డాక్టర్ నిమ్మల రామానాయుడు ఉండి నియోజకవర్గ ఎంఎల్ఎ కనుమూరు రఘురామకృష్ణం రాజుని మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణ రాజు మంత్రి నిమ్మల రామానాయుడుకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. రఘురామకృష్ణంరాజు జగన్ నిరంకుశ ప్రభుత్వ పాలనను ఎండగట్టారని, దేనికైనా సిద్ధం, అల్లూరి సీతారామరాజును గుర్తు తెచ్చే విధంగా పోరాటం చేశారన్నారు. రఘురామకృష్ణంరాజు అందరికీ ఆదర్శమన్నారు. మాజీ ఎంఎల్‌సి అంగర రామ్మోహన్ రావు, ఉండి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు, మాజీ ఎంపిపి వీరవల్లి చంద్రశేఖర్ రఘురామకృష్ణం రాజును కలిశారు.



కాళ్ల: రఘురామకృష్ణంరాజుతో నిమ్మల

భీమవరం టౌన్: రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం భీమవరం ఎంఎల్ఎ పులపర్తి రామాంజనేయులు(అంజి బాబును) మర్యాదపూర్వకంగా కలిశారు. రామానాయుడు కొంతసేపు అంజిబాబు కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. అనంతరం అంజిబాబు మాట్లాడుతూ రామనాయుడుకు మంత్రి పదవి రావడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జిల్లాలో కూడా మంచి పరిపాలన అందిస్తామన్నారు. రామానాయుడు మాట్లాడుతూ తాము ఐదు సంవత్సరాల్లో సాధించింది అంజిబాబు 50 రోజుల్లో సాధించారన్నారు. అంజిబాబుకు సాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోళ్ల నాగేశ్వరరావు, చిన అమిరం మాజీ సర్పంచి బుద్ధరాజు శ్రీనివాసరాజు, జనసేన నాయకులు చలమల్లచెట్టి చంద్రశేఖర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




తాడేపల్లిగూడెం: బొలిశెట్టితో నిమ్మల

పోడూరు: సిఎం చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా ఎన్నికై బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన పాలకొల్లు ఎంఎల్ఎ డాక్టర్ నిమ్మల రామానాయుడు గురువారం మాజీమంత్రి, స్థానిక ఎంఎల్ఎ పితాని సత్యనారాయణను కొమ్ము చిక్కాలలోని ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పితాని మంత్రిని నిమ్మలను దుశ్శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంఎల్‌సి అంగర రామ్మోహన్, టిడిపి మండల అధ్యక్షులు గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు ఉన్నారు.



భీమవరం టౌన్: అంజిబాబుతో..

పాలకొల్లు : రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి బుధవారం అర్ధరాత్రి పాలకొల్లు వచ్చిన డాక్టర్ నిమ్మల రామానాయుడు గురువారం నందమూరి గరువులోని శ్రీఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆచంట, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం ఎంఎల్‌ఎలు పితాని సత్యనారాయణ, పులపర్తి రామాంజనేయులు, కనుమూరి రఘురామకృష్ణంరాజు, బొలిశెట్టి శ్రీనివాస్, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు నాయుడు, తాడేపల్లిగూడెం టిడిపి ఇన్‌ఛార్జి వలవల బాబ్జిలను మంత్రి రామానాయుడు వేర్వేరుగా వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. వీరికి శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాన్ని అందించి సత్కరించారు. భవిష్యత్తులో అందరి సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని, తనకు సహకారం అందించాలని కోరారు. మంత్రి రామానాయుడును సత్కరించి వారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌సి అంగర రామ్మోహన్ పాల్గొన్నారు.



పోడూరులో..

తాడేపల్లిగూడెం: వరి, ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పాలకొల్లు ఎంఎల్ఎ, మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా గురువారం తాడేపల్లిగూడెం పట్టణానికి విచ్చేసిన ఆయన జనసేన ఎంఎల్ఎ బొలిశెట్టి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొలిశెట్టి శ్రీనివాస్‌కు తాడేపల్లిగూడెం చరిత్రలో కనీవినీ ఎరుగని మెజార్టీనిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. తాడేపల్లిగూడెంలో నాయకులంతా సమన్వయంతో పని చేయడం విశేషం అన్నారు. కూటమి విజయంలో చంద్రబాబు యుక్తి ఎంత ఉందో పవన్ పవర్ అంతే ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రస్తుత మెజార్టీ కంటే అత్యధిక మెజారిటీకి కృషి చేస్తామన్నారు. ఎటువంటి లూటీ లేకుండా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం తాము పని చేస్తాం, అధికారులతో పనిచేయిస్తామన్నారు. రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, రామానాయుడుల సహకారంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తూ, అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌సి అంగర రామ్మోహన్ రావు, టిడిపి ఇన్‌ఛార్జి ఉలవల బాబ్జి, బిజెపి కన్వీనర్ ఈతకోట తాతాజీ పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం టిడిపి కార్యాలయంనకు విచ్చేసిన పాలకొల్లు ఎంఎల్ఎ, మంత్రివర్యులు నిమ్మల రామనాయుడుకి టిడిపి ఇన్‌ఛార్జి వలవల మల్లికార్జునరావు(బాబ్జి) ఘన స్వాగతం పలికి శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో గౌరవించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పాలకుడుగా కాకుండా సేవకుడిగా పరిపాలన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యాకానుక కిట్ల పంపిణీకి చర్యలు

ఎంఇఒ-1 ఎ.రవీంద్ర



ప్రజాశక్తి - కాళ్ల

ఈ నెల 13వ తేదీన పాఠశాలలు పున: ప్రారంభం అయ్యాయని కాళ్ల ఎంఇఒ-1 ఎ.రవీంద్ర అన్నారు. ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ విద్యాకానుక కిట్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. విద్యార్థులకు షూలు, రెండు జతల సాక్సులు పంపిణీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించిందన్నారు. ఇప్పటికే టెక్స్ట్ బుక్స్ సైతం మండలాల్లోని స్టాక్ పాయింట్లకు చేరుకోగా.. స్కూళ్లు ప్రారంభమయ్యాయి కాబట్టి వెంటనే విద్యార్థులకు వాటిని పంపిణీ చేయనున్నామన్నారు. 8, 9, 10 తరగతి విద్యార్థులకు పుస్తకాల పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రతి పాఠశాలకు మ్యాప్ చేయబడిన విద్యార్థులను వెంటనే చైల్డ్ ఇన్ఫ్ నందు ఫాలో చేసి అడ్మిషన్ చేసుకోవాలన్నారు.

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాలల్లో అడ్మిషన్ పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఐఎఫ్ఎ ప్యానల్, స్మార్ట్ టివిలు, ఆండ్రాయిడ్ బాక్సుల్లో ఆర్ఎంఎస్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి విద్యార్థులకు విద్యాబోధన జరిగే విధంగా ఉపయోగించాలన్నారు. గుడ్లు, చిక్కీలు సంబంధిత ఏజెన్సీ నుంచి సమకూర్చుకోవాలని తెలిపారు. బియ్యం, రాగి పౌడర్‌లను పౌరసరఫరాల శాఖ కేంద్రాల నుంచి పొందాలని తెలిపారు.

పాఠశాలకు నోట్‌బుక్స్, పెన్నులు అందజేత

పాలకొల్లు: పాలకొల్లులోని జివిఎస్‌వి ఆర్ఎం మున్సిపల్ పాఠశాలకు పానకాల రామ మోహన్ రాయ్ క్లబ్ సేవా సంస్థ వారు విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్, బిస్కట్లు అందజేశారు. ఈ సందర్భంగా పాలకొల్లు మండల విద్యాశాఖ అధికారి-2 మాట్లాడుతూ విద్యార్థులు మంచి క్రమశిక్షణ అలవర్చుకుని, దాతలు ఇస్తున్న వనరులను సద్వినియోగం చేసుకుని మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గాదె వీర వెంకట సత్యనారాయణ, సెక్రటరీ మామిడి బాబు, కోశాధికారి చోడిశెట్టి జ్ఞాన శంకర్, ఎంఎస్ కోఆర్డినేటర్ పి.జనార్ధన్, హెచ్‌ఎం రాయపూడి భవానీ ప్రసాద్ పాల్గొన్నారు.



విద్యార్థులకు పెన్నులు, బుక్స్ అందజేసిన పానకాల క్లబ్

పాఠశాలలకు చేరని విద్యాసామగ్రి

ప్రజాశక్తి - ఉండి

విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ మండలంలోని పాఠశాలలకు పూర్తిస్థాయిలో విద్యా సామాగ్రి అందకపోవడంతో విద్యార్థులకు అందించే విద్యా సామాగ్రి కిట్లను గురువారం విద్యార్థులకు పంపిణీ చేయలేదు. రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో పాఠశాలకు విద్యాసామాగ్రి కిట్లను అందజేస్తామని మండల విద్యాశాఖ సిబ్బంది తెలిపారు. మండల విద్యాశాఖ వద్దకు చేరుకున్న కిట్లలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడంతో ఇప్పటి వరకు ఏం చేయాలో తెలియలేదని వారన్నారు. నూతన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విద్యా సామాగ్రి కిట్లపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మను ఉంచే యధాతథంగా పాఠశాలలకు విద్యా సామాగ్రిని పంపుతున్నట్లు వారు తెలియజేశారు.



నిలిచిపోయిన ట్రాఫిక్


ఇరుకు రోడ్డుతో అవస్థలు.!

ప్రజాశక్తి - పెనుమంట్ర

మార్టేరులో నిత్యం పెద వీధిలోని కవర్లఫ్యాక్టరీకి చెందిన ఇంటి దగ్గర తరుచూ వాహనాలు ఆగటం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని స్థానికులు వాపోతున్నారు. ఒక సమయం అంటూ లేకుండా వ్యాన్లలో కవర్లు లోడు చేసే ప్రక్రియ ఇక్కడ జరుగుతుండడం వల్ల ట్రాఫిక్‌లో ఇరుక్కొని అసలే ఇరుకుగా ఉండే ఈ మార్గంలో పిల్లలతో స్కూల్ బస్సులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు, పంచాయతీ వారు స్పందించి, ఈ ఇరుకు రోడ్డు కష్టాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

వాటర్ కలర్స్‌తో పవన్ చిత్రం

ప్రజాశక్తి - నరసాపురం


అభిమానాన్ని చాటుకున్న విజయ్

నరసాపురం పట్టణం రుస్తుంబాదకు చెందిన మైక్రో ఆర్టిస్ట్, చిత్రకారుడు కొప్పినీడి విజయ మోహన్ తన ప్రతిభను చూపించారు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ విజయవాడలో మంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంగా వాటర్ కలర్స్ ఉపయోగించి పవన్ చిత్రాన్ని గీశాడు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం గారి తాలూకా అని ప్రత్యేకంగా రాశారు. ఈ చిత్రాన్ని గీసిన విజయ్ మోహన్‌ను పలువురు అభినందించారు.


గ్రాడ్యుయేషన్ డేలో విద్యార్థులు

అంగన్‌వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే

ప్రజాశక్తి - నరసాపురం

నరసాపురం పట్టణంలోని నందమూరి కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఫౌండేషన్ విద్యను పూర్తి చేసి 1వ తరగతిలో చేరే పిల్లలకు సర్టిఫికెట్‌లను శివాలయం మున్సిపల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు జి.రామ కిషోర్, ఉపాధ్యాయురాలు వై.రాణి, వెంకట లక్ష్మి చేతుల మీదగా అందజేశారు. అంగన్వాడీ టీచర్ డి.శైలజ ఆధ్వర్యంలో చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ హెల్పర్ సావిత్రి, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ప్రజా విజయంతోనే నూతన ప్రభుత్వం

జనసేన రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ

ప్రజాశక్తి - మొగల్తూరు

ప్రజా విజయంతోనే నూతన ప్రభుత్వం ఏర్పడిందని జనసేన రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ(చిన్న) అన్నారు. గురువారం రాత్రి మొగల్తూరులోని హైస్కూల్ వద్ద జన సైనికులు ఏర్పాటుచేసిన కేకుని ఆయన కోసి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా టిడిపి, జనసేన కూటమి పనిచేస్తుందని తెలిపారు. అనంతరం బాణాసంచా కాల్చారు. ఆయా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.


బొలిశెట్టిని సత్కరిస్తున్న లయన్స్ సభ్యులు

బొలిశెట్టిని కలిసిన మురళీకృష్ణంరాజు

తాడేపల్లిగూడెం: ఎంఎల్‌ఎగా మీ పై ఎన్నో బాధ్యతలు ఉన్నాయని, ప్రజల అభీష్టం మేరకు నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించాలని తాడేపల్లిగూడెం ఎంఎల్‌ఎ బొలిశెట్టి శ్రీనివాస్‌ని డైమండ్స్ లయన్స్ క్లబ్ కమిటీ పేరిచర్ల ఫౌండేషన్ సభ్యులు కోరారు. తాడేపల్లిగూడెం నూతన ఎంఎల్‌ఎగా ఎంపికైన బొలిశెట్టి శ్రీనివాస్‌ను గురువారం పేరిచర్ల ఫౌండేషన్ ఛైర్మన్, లయన్స్ జోన్ ఛైర్‌పర్సన్ లయన్స్ పేరిచర్ల మురళీకృష్ణంరాజు మర్యాదపూర్వంగా కలిశారు. క్లబ్ తరుపున శాలువాలతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ప్రభుత్వంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్‌గా బొలిశెట్టి ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డైమండ్స్ క్లబ్ అధ్యక్షులు, లయన్ కొప్పిశెట్టి రమణయ్య, ఛైర్మన్ కాళ్ల గోపికృష్ణ, డైరెక్టర్ చెన్నా రెడ్డి సతీష్, క్లబ్ లీడర్స్ జొన్నల సతీష్ కుమార్ పాల్గొన్నారు.

మోటార్ సైకిల్ చోరీపై కేసు

ఉండి: మోటార్ సైకిల్ చోరీపై కేసు నమోదైన సంఘటన ఉండి మండలం వాంద్రం గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉండి మండలం వాంద్రం గ్రామంలోని వెల్కమ్ ఫ్యాక్టరీ వద్ద గత నెల రోజుల్లో మూడు మోటార్ సైకిల్లు చోరీకి గురయ్యాయని ఫ్యాక్టరీలో సూపర్వైజర్‌గా పనిచేస్తున్న చింతపల్లి దుర్గాప్రసాద్ గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉండి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు పెంపొందించాలి

ప్రజాశక్తి - కాళ్ల

ఎంఇఒ-2 గాదిరాజు కనకరాజు



ప్రతి పాఠశాలలో ప్రాథమిక స్థాయి తరగతుల విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు పెంపొందించడానికి చదవడం, రాయడం ప్రక్రియలు ముఖ్య పాత్ర వహిస్తాయని కాళ్ల ఎంఇఒ-2 గాదిరాజు కనకరాజు అన్నారు. ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం ఒకటి, రెండు తరగతులను బోధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులకు ఆహ్లాద వాతావరణంలో వారి మనసులకు ఆనందంగా ఉండేటట్లు చేయాలని మండలంలోని ఉపాధ్యాయులందరికీ సూచించామన్నారు. కాళ్ల మండలంలో పదివేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. మండలంలోని 1 నుంచి పదవ తరగతి విద్యార్థులు అందరూ నూటికి నూరు శాతం బేసిక్ నేర్చుకోవడానికి ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలలలోపు ప్రతి విద్యార్థి చదవడం, రాయడం మీద ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే ప్రగతి సాధ్యమవుతుందన్నారు. యోగా, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. పుస్తక పఠనం, పరిశీలన, అవగాహన, క్రియేటివిటీ, ఆలోచనాత్మక అనుభవం వంటి విషయాలతో పాటు క్లిష్టమైన విషయాలను ఆకళింపు చేసుకోవడం చదవడం, రాయడం వల్లనే సాధ్యమౌతుందన్నారు. పిల్లలు తరగతి వారీ విద్యా సామర్థ్యాలు సాధించడానికి భాషను రాయడం, చదవడం తప్పనిసరి అన్నారు. ఈ పునాదికి సరైన అవకాశాలు ఏర్పరచకపోతే విద్యార్థికి మనం తీవ్ర నష్టాన్ని కలిగించినట్టే. ఈ పరిస్థితులు చక్కదిద్దకుండా ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేయడం, ఎంత ప్రాధాన్యమున్నప్పటికీ తగిన వ్యూహాలు, ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాల పెంపు, ఆంగ్ల మాధ్యమ బోధనకు సుశిక్షితులైన ఉపాధ్యాయుల నియామకం వంటి కీలక విషయాల నిర్లక్ష్యం వల్ల మాతృభాష అభ్యసనాల సవాళ్లతో పాటు ఆంగ్ల మాధ్యమ సామర్థ్య సాధన మరొక సవాలుగా ఇటు విద్యార్థులకు, అటు ఉపాధ్యాయులకు పరిణమించిందన్నారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలసికట్టుగా కృషి చేయాలన్నారు. పిల్లలకు కావలసిన వస్తు సామాగ్రిని అంటే.. లైబ్రరీ పుస్తకాలను అందుబాటులో ఉంచడం, రాయడం, చదవడం ప్రోత్సహించడం, పిల్లలకు చదవడం పట్ల ఆసక్తి కలిగేలా తరగతి గదిని తీర్చిదిద్దడం, తల్లిదండ్రులకు, పిల్లలకు వీటి పట్ల ఆసక్తి కలిగేలా ప్రోత్సహించడం ద్వారా పిల్లల అభ్యసనలో తల్లిదండ్రుల పాత్రను పెంపొందించవచ్చన్నారు. పిల్లలు పుస్తకాలను ప్రత్యక్షంగా చదవడం, రాయడం, పదాలను, వాక్యాలను రాస్తూ వాటిని ఉచ్చరించడం తరగతి గదిలో లేదా ఇంటి దగ్గర తగినన్ని కథల పుస్తకాలు, పోస్టర్లు, మ్యాగజైన్లు, వార్తా పత్రికలు, న్యూస్ లెటర్లు, బొమ్మలతో కూడిన వ్యాఖ్యానాలు, వివిధ విషయాలు తెలియపరిచే కరపత్రాల వంటి సామాగ్రి ద్వారా చదువుకోవాలనే వాతావరణం కల్పించడం ఎంతో అవసరమన్నారు. ఈ వాతావరణం పిల్లలను అనుభవాత్మక అభ్యసన వైపు మళ్లిస్తుందన్నారు. పిల్లలకు చదవాలి, నేర్చుకోవాలి, పరిశోధించి విషయ పరిజ్ఞానాన్ని గడించాలనే వాతావరణం ఏర్పడుతుందన్నారు. తద్వారా పఠనాశక్తి పెరిగి, పరిశోధనాత్మక అభ్యసన ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం, తల్లిదండ్రులు, ప్రభుత్వేతర సంస్థలు, సమాజం కలసికట్టుగా కృషి చేయాలన్నారు. బాలల విద్య మనందరి బాధ్యత అని, అందరూ గుర్తించి సమిష్టి కృషి చేసినప్పుడే శాశ్వత పరిష్కారాలు లభిస్తాయని తెలిపారు.


సర్వే చేస్తున్న ఉపాధ్యాయులు


ఉపాధ్యాయులు డోర్ టూ డోర్ సర్వే

ప్రజాశక్తి - నరసాపురం

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందిస్తున్నామని పెదమైనవాని లంక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నక్కా శామ్యూల్ అన్నారు. గురువారం మండలంలోని పెదమైనవాని లంక గ్రామంలో ఉపాధ్యాయులు డోర్ టూ డోర్ సర్వే చేపట్టారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని ఉపాధ్యాయులు కోరారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం విద్యాకానుక కిట్లు ద్వారా ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బెల్ట్, షూ, టై అందిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు, క్వాలిఫైడ్ టీచర్లతో ప్రభుత్వం విద్యను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి.మేరీ, ఆర్.లీలా కుమారి, కె.మధుసూదన్ రావు, కె.నాగరాజు పాల్గొన్నారు.

శ్రీనివాస వర్మను కలిసిన జుత్తిగ నాగరాజు

ప్రజాశక్తి - ఉండి


వర్మతో నాగరాజు

కేంద్ర సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన భూపతిరాజు శ్రీనివాస వర్మను జనసేన ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు గురువారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జుత్తిగ నాగరాజు మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి భీమవరం రావడంతో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపానన్నారు. కూటమి నాయకులంతా ఎటువంటి భేషజాలకు పోకుండా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని శ్రీనివాసవర్మ అన్నట్లు ఆయన తెలిపారు. ఉండి నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఆయనను కోరినట్లు జుత్తిగ నాగరాజు తెలిపారు.

ఎంఎల్ఎ రఘురామకృష్ణంరాజుకు సత్కారం

ప్రజాశక్తి - కాళ్ల

పెదఅమిరం గ్రామంలో దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు ఉండి ఎంఎల్ఎ కనుమూరు రఘురామకృష్ణంరాజును గురువారం సత్కరించారు. రఘురామకృష్ణంరాజు వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. మరిన్ని పదవులు అధిరోహించాలని ఆశీర్వదించారు. దేవాదాయ ధర్మదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సుబ్బారావు, భీమవరం తనిఖీ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, వివిధ దేవస్థానాల ఇఒలు ఎం.అరుణ్ కుమార్, ముదునూరి సత్యనారాయణరాజు, దండు వెంకటకృష్ణంరాజు, ఎ.సత్యనారాయణరాజు, కూచంపూడి శ్రీనివాసరాజు, సురేష్ నాయుడు, వర్మ పాల్గొన్నారు.

మావుళ్లమ్మ ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చా

కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ

ప్రజాశక్తి - భీమవరం టౌన్

భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ ఆశీస్సులతో నరసాపురం ఎంపీగా, కేంద్ర సహాయ మంత్రిగా ఈస్థాయికి చేరానని భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. భీమవరంలోని మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకుని గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల్లో కేంద్ర మంత్రి బాధ్యతలు చేపడతానన్నారు. తన తండ్రి సూర్యనారాయణ రాజు అనారోగ్య కారణంగా అత్యవసరంగా భీమవరం వచ్చినట్లు తెలిపారు. కేంద్రమంత్రి కుమారస్వామితో, పెద్దలతో మాట్లాడి పలు అంశాలపై చర్చిస్తానని తెలిపారు.

చెత్తను సంపద కేంద్రాలకు తరలించాలి

జిల్లా పంచాయతీ అధికారి ఆర్.విక్టర్

ప్రజాశక్తి - మొగల్తూరు

గ్రామాల్లో ఉన్న సంపద కేంద్రాల యూనియన్లకు తీసుకురావాలని జిల్లా పంచాయతీ అధికారి ఆర్.విక్టర్ సిబ్బందికి సూచించారు. గురువారం రాత్రి మొగల్తూరులోని కాలవ గట్టు చెత్త తొలగింపు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. గ్రామాల్లో ఉన్న చెత్త అంతటినీ తరలించేందుకు చర్యలు చేపట్టామన్నారు. గ్రామాల్లో కచ్చా రైళ్ళు తవ్వించేందుకు సిబ్బందికి తగిన సూచనలు జారీ చేశామన్నారు. వీరవాసరం, పాలకొల్లు, యలమంచిలి, నరసాపురం తదితర గ్రామాల్లో పర్యటించిన ఆయన గ్రామాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆయన వెంట ఇఒపిఆర్‌డి మేడిది నవీన్ కిరణ్, పంచాయతీ కార్యదర్శి జి.గంగన్న, గంట సుబ్బారావు, ఉప సర్పంచి బోణం నరసింహారావు, మెట్ల రాంబాబు ఉన్నారు.

వివేకానందలో విద్యా సంవత్సరం ప్రారంభం

పెనుమంట్ర: మండలంలోని మార్టేరు వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో గురువారం కొత్త విద్యా సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించారు. గడచిన విద్యా సంవత్సరంలో సాధించినటువంటి అనేక విజయాల ఒరవడిని కొనసాగించేలా ఉపాధ్యాయులు ఈ విద్యా సంవత్సరం ఆరంభం అవుతున్న సందర్భంగా ప్రతీ విద్యార్థి స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సరస్వతీ దేవి చిత్రపటానికి గులాబీ పువ్వులతో పూజచేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్స్ గుడిమెట్ల రామారెడ్డి పాల్గొన్నారు.

నిమ్మలకు ఘన స్వాగతం

ప్రజాశక్తి - పాలకొల్లు


ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న నిమ్మల

ప్రపంచంలో హిట్లర్, దేశంలో తెల్లదొరలను ఎలా తరిమి తరిమి కొట్టారో గత 5 సంవత్సరాల వైసిపి పాలన తరువాత జగన్‌ను ప్రజలు అలానే తరిమి తరిమి పంపారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి మంగళవారం అర్ధరాత్రి పాలకొల్లు వచ్చినపుడు ఆయనకు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దారి పొడవునా ప్రజలు రోడ్డుపై వచ్చి స్వాగతం పలికారంటే జగన్ ప్రజా వ్యతిరేక పాలన ఎలా ఉందో అర్థం అవుతుందన్నారు. రైతులు, మహిళలు, కార్మికులు, యువత గత 5 సంవత్సరాల వారి బాధ ఓట్ల రూపంలో చూపించారన్నారు. రైతులు కనీసం గిట్టుబాటు ధర ఎలా ఉన్నా వారికి వచ్చిన ఆదాయం కూడా ప్రభుత్వం వద్ద ఉంచుకునే వారని, దీంతో రైతులు కనీసం ఖర్చులు పెట్టుకోలేక, పంట పండించే కన్నా క్రాప్ హాలిడే ఇవ్వడమే మేలని రైతులు గగ్గోలు పెట్టారన్నారు. ఈ సందర్భంగా టిడిపి, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు.

వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్స్‌కు దరఖాస్తుల స్వీకరణ

ప్రజాశక్తి - పెనుమంట్ర

ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించే వ్యవసాయ డిప్లమో కోర్సులకు నోటిఫికేషన్ విడుదలైందని మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఎడిఆర్ వ్యవసాయ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ డాక్టర్ డి.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుకు దరఖాస్తు చేయుటకు పదో తరగతి పాసైనవారితో పాటు ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అర్హులేనని తెలిపారు. అభ్యర్థులు 31 ఆగస్టు 2023 నాటికి 15-22 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలన్నారు. 31 ఆగస్టు 2002 నుంచి 31 ఆగస్టు 2009 లోపు జన్మించి ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదివిన వారికి, మున్సిపల్ పరిధిలో చదివిన వారికి మధ్య 75:25 నిష్పత్తిలో సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవటానికి ఈనెల 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అవకాశం ఉందని తెలిపారు. సీట్ల కేటాయింపు విద్యార్థి పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే జరుగుతుందని, ఏవిధమైన ప్రవేశ పరీక్షా నిర్వహించటం లేదని తెలిపారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ %www.angrau.ac.in%ను వీక్షించవలసిందిగా కోరారు. స్థానికులు ఏవైనా సందేహాలుంటే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మార్టేరు లేదా వ్యవసాయ పాలిటెక్నిక్ మార్టేరులో సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం వ్యవసాయ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌ని 08814 297297 కార్యాలయ వేళల్లో సంప్రదించాలని తెలిపారు.

ధాన్యం సొమ్ములు చెల్లించాలి

పివిఎస్.గోపాలకృష్ణంరాజు

ఉండి: పభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు, కౌలు రైతుల వద్ద రబీ సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించాలని ప్రభుత్వానికి ఎండగండి వినియోగదారుల సంఘం కార్యదర్శి పివిఎస్.గోపాలకృష్ణంరాజు లేఖ రాసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యండగండి గ్రామంలో ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి సుమారు 45 రోజులు గడిచినా ఇంతవరకూ సొమ్ములు చెల్లించలేదన్నారు. దళారుల ద్వారా రైస్ మిల్లర్లకు ధాన్యాన్ని అమ్ముకుని, రైతు భరోసా కేంద్రాల దగ్గర పేర్లు నమోదు చేయించుకున్న రైతులకు నగదు బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పౌరసరఫరాల అధికారులు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ రబీ సీజన్‌లో అమ్మిన ధాన్యానికి డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు అప్పులు చేసి కూలీలకు, ట్రాక్టర్లకు, వరి కోత యంత్రాలకు డబ్బులు చెల్లించారని, చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. సంక్షేమ పథకాలకు సమయానికి డబ్బులు విడుదల చేసిన గత ప్రభుత్వం రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించిందని ఆయన ప్రశ్నించారు. కొత్తగా ఏర్పడిన టిడిపి ప్రభుత్వం స్పందించి రబీ సీజన్ ధాన్యానికి రైతులకు డబ్బులు చెల్లించాలని ఆయన కోరారు.

ఐక్య పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

ప్రజాశక్తి - పాలకొల్లు

ఐక్య పోరాటాలతోనే కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయని రైస్ మిల్ కార్మికుల జిల్లా కార్యదర్శి బి.వాసుదేవరావు అన్నారు. గురువారం స్థానిక మహిళా భవన్‌లో రైస్ మిల్ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం గుబ్బల సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. తొలుత పర్స సత్యనారాయణ చిత్ర పటానికి శత జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వాసుదేవ రావు మాట్లాడుతూ ధరలు పెరిగిన వెంటనే కార్మిక కూలీ రేట్ల పెంపుదల కోరుతున్నామన్నారు. ధరలు పెరుగుదలతో కార్మిక వర్గం సతమతమవుతుందన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మార్చేస్తున్నారన్నారు. లేబర్ చట్టాలు స్థానంలో లేబర్ కోడ్స్ తెస్తున్నారన్నారు. కార్మిక చట్టాలను కాపాడుకోవలసిన బాధ్యత పోరాటం ద్వారా కార్మికులపై ఉందన్నారు. మెరుగైన అగ్రిమెంట్‌లు సాధించేందుకు కార్మికులు పోరాటాలకు సిద్ధపడాలని వాసుదేవరావు అన్నారు. సంఘ కార్యదర్శి జవ్వాది శ్రీనివాసరావు కార్యక్రమాల నివేదిక ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో వేగి రత్తయ్య, జి.వెంకటేశ్వరరావు, ఆకుల ప్రసాద్, సత్యనారాయణ గిడుగు, వీరవల్లి సత్యనారాయణ, మల్లుల లక్ష్మీనారాయణ, తమ్మ సూర్యారావు పాల్గొన్నారు.

భవన నిర్మాణ సామగ్రి తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు

మాజీ ఎంఎల్ఎ రంగనాథరాజుపై గ్రామస్తుల ఆగ్రహం

ఆచంట: ఆచంటలో నిర్మాణంలో ఉన్న రెండు సామాజిక వర్గాల కమ్యూనిటీ భవనాల వద్ద ఉన్న భవన నిర్మాణ సామాగ్రిని మాజీ ఎంఎల్ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు అనుచరులు తరలించుకుపోయే ప్రయత్నాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గత ప్రభుత్వం ఆచంట కాపుల వీధిలోని కాపు కమ్యూనిటీ భవనం.. ఆచంట శివారు బొంతువారిపాలెంలో మరో బిసి, కాపు కమ్యూనిటీ భవనాలకు నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టింది. ఎన్నికలకు ముందు నిర్మాణ పనులు మొదలుపెట్టడంతో కొంత మేర పనులు జరిగాయి. అయితే ఎన్నికల అనంతరం వైసిపి పరాజయంతో ఆ పార్టీ క్యాడర్ రంగనాథరాజు అనుచరులు ఆయా సామాజిక భవనాల వద్ద ఉన్నటువంటి ఐరన్ తరలించుకోవడానికి ప్రయత్నాలు చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఎన్నికలకు ముందు ఆయా సామాజిక తరగతులపై ప్రేమవలకపోస్తూ ఆర్భాటంగా ప్రకటనలు చేసి, పనులు చేపట్టి ఓటమితో నిర్మాణ సామాగ్రి తరలించిపోవడాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న టిడిపి, జనసేన నాయకులు రంగ ప్రవేశం చేసి తరలిపోతున్న ఐరన్ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా జెడ్‌పిటిసి సభ్యుడు ఉప్పలపాటి సురేష్ బాబు, టిడిపి సీనియర్ నాయకుడు తమ్మినేని ప్రసాద్, జనసేన మండల అధ్యక్షుడు జవాది బాలాజీ శ్రీనివాస్‌లు మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతో చేపడుతున్న కమ్యూనిటీ భవనాల వద్ద నుంచి ఏవిధంగా నిర్మాణ సామాగ్రి తరలించుకుపోతారని ప్రశ్నించారు. పెద్దపెద్ద ప్రగల్భాలు పలికిన నాయకులు ఓటమి జీర్ణించుకోలేక ఇటువంటి పనులు చేయడం పట్ల ప్రజల్లో వారు మరింత చులకన అవుతారన్నారు. ఐరన్ తరలింపు చర్యలను వారు ఖండించారు. ఇటువంటి పనులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం ఆయా సామాజిక భవనాలకు నిధులు కేటాయిస్తే వీళ్ల సొంత సొమ్ములు వెచ్చించినట్లు భవన నిర్మాణ సామాగ్రి తరలించకపోవడం దుర్మార్గమని తెలిపారు. దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ఉచిత వైద్య శిబిరంలో పలువురికి పరీక్షలు

పెనుమంట్ర: మార్టేరు రోడ్డులోని పెనుగొండ హాస్పిటల్స్‌లో గురువారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో పలువురికి ఉచిత వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేసినట్లు ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సిహెచ్.శిరీష, డాక్టర్ పవన్ కుమార్ అన్నారు. ఒపిలో 65 మంది పెద్దలు, 35 మంది పిల్లలు హాజరు కాగా 56 మందికి వివిధ పరీక్షలు చేసి అందులో అవసరమైన 65 మంది రోగులకు ఉచితంగా మందులు అందించినట్టు వారు వెల్లడించారు.

ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

పోడూరు: మండలంలోని జిన్నూరు గ్రామంలోని పెన్మెత్స బాపిరాజు భవనమునంలో వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని ప్రముఖ రైస్ మిల్లర్ జిన్నూరు గ్రామానికి చెందిన పెన్మెత్స రామచంద్ర రాజు చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో గ్రామం నుంచి 40 మంది మహిళలు చేరారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరూ వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతన వెంకట రామరాజు ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేడంగిపాలెంనకు చెందిన రామారావుకు అనారోగ్య నిమిత్తం ఫౌండేషన్ ఛైర్మన్ వెంకటరామరాజు రూ.7 వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కన్వీనర్ పి.బుద్ధరాజు, అరుణ పాల్గొన్నారు.

శ్రీదత్తసాయి మందిరంలో అన్న సమారాధన

మొగల్తూరు: మొగల్తూరులోని కోట రోడ్‌లో ఉన్న శ్రీదత్త సాయి మందిరంలో గురువారం అన్న సమారాధన చేశారు. యాత్రికులు బాబా వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కానుకలు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో అధిక సంఖ్యలో యాత్రికులు పాల్గొన్నారు. సమారాధనలో పాల్గొన్న యాత్రికులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వహణ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పాస్‌పోర్టు పోయినది

పలివేల సుధ, C/o. సుధీర్ అను నేను నా యొక్క పాస్‌పోర్టు పోయినది. ఇంటి నుండి జిరాక్స్ సెంటర్‌కు వెళుతుండగా నా యొక్క పాస్‌పోర్టు పడిపోయినది. పాస్‌పోర్టు నెంబర్ **V252348** గల పాస్‌పోర్టు ఎవరికైనా దొరికిన యెడల ఈక్రింది అడ్రస్‌కు తెలియజేయగలరు.

అడ్రస్:
పలివేల సుధ
C/o. సుధీర్
పెనుగొండ, పెనుగొండ మండలం
ప॥గో॥జిల్లా, పిన్: 534320
సెల్: 8367503301

IN THE HONOURABLE COURT OF THE PRINCIPAL JUNIOR CIVIL JUDGE AT SRIKAKULAM
I. A. /2019 IN OS /2019

BETWEEN:
LANKA BHARATHI & ANOTHER ... PLAINTIFF
AND
LANKA RAMULU & OTHERS ...DEFENDANTS
To
R2: LANKA APPARAO, S/o Ramulu,
Cultivation, Gogulampeta Village,
Atthili Mandalam, WEST GODAVARI District.
ANDHRA PRADESH

NOTICE

Please take notice that the above suit is stands posted on **24-06-2024** for your appearance before the Hon'ble Court, therefore you are hereby directed to appear before this Hon'ble Court on **24-06-2024** at **10.30** a.m. either in person or through an advocate, failing which the matter will be decided in your absence.

DHAVALA VIJAYALAKSHMI
DAVALA PRAVALLIKA
Advocates
Davala Seethamma Colony,
G.T. Road, Srikakulam.
Ph:94406 83517, 97049 86089.

IN THE COURT OF THE JUNIOR CIVIL JUDGE AT-PALAKOL
O.S.:68/2019

BETWEEN:
SAHITALA VENKATESWARA RAO ...PLAINTIFF
VS
GOLLA JHANSI RANI ...DEFENDANT

SUMMONS ORDERED BY THE HONOURABLE COURT UNDER SUBSTITUTIVE SERVICE

TO THE DEFENDANT :

The above suit filed by the plaintiff against the defendant..Inspite of several times since 2019 the court summons through court and registered post avoided by the defendant to receive the same, on that the Honourable Court ordered summons to the defendant under substitutive service as per order 5 rule [20] and section 151 of c.p.c of civil procedure code by way of paper publication in Daily newspaper in Prajasakti AND THE DATE OF ADJOURNMENT IS **08.07.2024**. Hence the Defendant is directed BY the court to attend before the court on **08.07.2024 AT 10.30 A.M** in person or engaging ADVOCATE on behalf of the defendant. Otherwise the Honourable court will pass next step.

PAMARTI NAGESH, B.A.BL.,
SUNKARA SUJATHA, M.COM.,B.L.,
PALAKOL ADVOCATES-PALAKOL.
DATE:12.06.2024 9441171676, 9989429995

NOTICE
మహారాజశ్రీ ప.గో.జిల్లా ఏలూరు జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జి వారి కోర్టులో
I.A.No.1/2023, O.S.No.138/2016

Between:
పూసర్ల సత్యనారాయణమ్మ (Died) and another ...పిటీషనర్లు / వాదులు
And
యాకోబి @ లక్ష్మి వగైరాలు ...రెస్పాండెంట్లు / ప్రతివాదులు

To.
R3 : మల్లప రాజు, S/o. P.రాజప్రకాష్, (Not Admitting), డోరునెం.17-10-13, లక్ష్మీవారపుపేట, ఏలూరు.

పై నంబరు దావాను శ్రీకోర్టు వారు **ది.09-12-2022** తేదీని డిఫాల్టుకు డిస్మిస్ చేయగా, పిటీషనర్లు /వాదులు, సదరు దావాను పునరుద్ధరించమని కోరుచూ I.A.No.1/2023 దాఖలు చేసియున్నారు. సదరు పిటిషను లో మీకు నోటీసు అమలు జరిగియుండలేదు. ఎన్నిసార్లు Batta చెల్లించినను, ప్రయోజనం లేనందున పేపరు ప్రకటన ద్వారా 3వ ప్రతివాదియైన మీకు నోటీసు అమలు చేయమని శ్రీకోర్టు వారు ఆదేశించినారు. కావున మీరు **ది.28-06-2024వ తేది ఉదయం 10 గం॥లకు** శ్రీకోర్టు వారి ముందు స్వయముగా గాని లేక మీ వకీలు ద్వారా గాని హాజరు అయి మీ ఆక్షేపణలు తెలియపర్చుకోవలెను. లేనియెడల సదరు కేసు మీ పరోక్షమున తీర్మానించబడునని ఈ ప్రకటన ద్వారా తెలియచేయడమైనది.

వాయిదా తేది : 28-06-2024

చదలవాడ వెంకట రమణారావు
న్యాయవాది
ఏలూరు, శాంతినగర్, ఏలూరు-7.
తేది. 12.06.2024 సెల్: 9347377424

ప్రజాశక్తి విద్యారంగ
ప్రత్యేక అనుబంధం
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు
జూన్ 2024
Advt.feature

117 జిఒను రద్దు చేయాలి

యుటిఎఫ్ జిల్లా కోశాధికారి సిహెచ్.పట్టాభిరామయ్య

ప్రజాశక్తి - కాళ్ల

విద్యారంగాన్ని నాశనం చేస్తున్న జిఒ 117ను రద్దు చేయాలని యుటిఎఫ్ జిల్లా కోశాధికారి సిహెచ్.పట్టాభిరామయ్య అన్నారు. ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నడిచే ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కాబోయే నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని చిన్నాభిన్నం చేసిందన్నారు. సిఎం చంద్రబాబు నాయుడు వాటిని సరిచేయాలని కోరుతున్నామన్నారు. ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీషు మీడియం సమాంతరంగా ఉండేలా చూసి మీడియం ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఇవ్వాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో 1:20, ఉన్నత పాఠశాలలో 1:30గా ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి ఉండాలన్నారు. మోడల్ ప్రాథమిక పాఠశాలలను ఐదు మంది ఉపాధ్యాయులతో అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. వాటిని పునరుద్ధరణ చేయాలన్నారు. వీటన్నిటికీ కావాల్సిన ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు 50 వేల టీచర్ పోస్టులతో మెగా డిఎస్‌సికి నోటిఫికేషన్ విడుదల, త్వరితగతిన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

ఉమ్మడి పశ్చిమలో..

విద్యావికాసం



ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పలు పట్టణాలు, మండల కేంద్రాలు సైతం విద్యాకేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఒకప్పుడు ఉన్నత విద్య కోసం జిల్లాలోని విద్యార్థులు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి అత్యున్నత కోర్సులు సైతం జిల్లాలో అందుబాటులోకి రావడంతో విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన బాధ తప్పింది. అయితే ఉమ్మడి జిల్లాలో స్వాతంత్రోద్యమ కాలం, స్వాతంత్ర్యానంతరం నాడు దాతలు, సమాజ సేవకులు స్థాపించిన విద్యాసంస్థలు మినహా ప్రభుత్వ విద్యాసంస్థలు పెద్దగా అభివృద్ధి చెందకపోవడం పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం కష్టతరంగా మారింది. భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం వంటి పట్టణాలతోపాటు పెనుగొండ, ఆకివీడు, గణపవరం వంటి మండల కేంద్రాల్లోనూ విద్యాసంస్థలు అందుబాటులోకొచ్చాయి. ఏలూరు జిల్లాలో ..2లో

అపార ఉద్యోగావకాశాల గని.. ఆదిత్య

ప్రిన్సిపల్ పి.లక్ష్మీసరోజ

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం

1984లో కాకినాడలో ఒక సాధారణ కళాశాలగా డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి ఆధ్వర్యాన స్థాపించబడిన ఆదిత్య విద్యాసంస్థలు గోదావరి జిల్లాల్లో అత్యుత్తమ విద్యాసంస్థలుగా ప్రఖ్యాతిగాంచాయి. నూతన ఆవిష్కరణలు, సరికొత్త విద్యా విధానాలతో నేడు 29 కళాశాలల స్థాయికి చేరింది. 2017లో పశ్చిమగోదావరి జిల్లా వాణిజ్య కేంద్రమైన తాడేపల్లిగూడెంలో డిగ్రీ కళాశాల సెక్రటరీ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి, డైరెక్టర్ కె.శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ప్రారంభమైంది. నాటి నుంచి అత్యధిక ఉత్తీర్ణతా శాతంతో పాటు యూనివర్సిటీ ర్యాంకులను తమ విద్యార్థులు సాధిస్తున్నారని ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి.లక్ష్మీసరోజ తెలిపారు. ప్రముఖ కంపెనీల్లో అత్యద్భుత ఉద్యోగావకాశాలు కైవసం చేసుకుంటూ తమ కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగిస్తున్నారని తెలిపారు. 2020-21లో 330 ఉద్యోగాలు, 2022-23లో 439, 2023-24లో 356 ఉద్యోగాలను ఆదిత్య విద్యార్థులు సాధించారన్నారు.


నల్లమిల్లి శేషారెడ్డి


శ్రీనివాసరెడ్డి


సుగుణారెడ్డి


లక్ష్మీసరోజ

కళాశాల ప్రత్యేకతలు..

1. అత్యుత్తమ అధ్యాపక సిబ్బంది
2. అత్యాధునిక సదుపాయాలతో లేబరేటరీలు, డిజిటల్ లైబ్రరీ, ప్రొజెక్టర్‌తో కూడిన క్లాస్‌రూమ్స్
3. నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ
4. ఆర్‌ఒ మినరల్ వాటర్ ప్లాంట్
5. అసాధారణ క్యాంపస్ ప్లేస్ మెంట్స్.
6. ఫీజు రీయంబర్స్‌మెంట్ సౌకర్యం

చదువుతోపాటు క్రమశిక్షణ ముఖ్యం

హెచ్‌ఎం సత్యనారాయణరాజు

ప్రజాశక్తి - ఉండి

ప్రతి విద్యార్థికీ చదువుతోపాటు క్రమశిక్షణ కూడా ముఖ్యమని మండలంలోని పాందువ్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెన్మెత్స సత్యనారాయణరాజు అన్నారు. ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ తమ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికీ చదువుతోపాటు క్రమశిక్షణతో ఎలా మెలగాలనేది నేర్పిస్తున్నామన్నారు. ప్రతి పాఠ్యాంశాన్నీ తరగతి గదిలో బోధించిన అనంతరం విద్యార్థుల వాట్సాప్ నంబర్లకు పంపించి ఇంటి వద్ద కూడా క్షుణ్ణంగా చదువుకునేలా ప్రతి ఒక్కరిపై శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. గ్రామంలోని ప్రతి బడిఈడు పిల్లల ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో చదవడం వల్ల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు లాభించే అంశాలను వివరిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.ఏటా తన తల్లిదండ్రుల పేరిట మెరిట్ విద్యార్థి ఒక్కరికీ రూ.ఆరు వేలు చొప్పున ఐదుగురు విద్యార్థులకు ప్రోత్సాహక నగదు ఇస్తున్నట్లు తెలిపారు.

ఉమ్మడి పశ్చిమలో విద్యా వికాసం

(మొదటి పేజీ నుంచి)

ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం మినహా మిగిలిన కేంద్రాలు విద్యాపరంగా పెద్దగా అభివృద్ధి చెందలేదు. ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభం కావడం ఆనందించదగ్గ అంశం కాగా, పాలకొల్లు సమీపంలోని దగ్గులూరులో నిర్మించతలపెట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల శంకుస్థాపన రాయి దాటి ముందుకు సాగకపోవడం గమనార్హం. తాడేపల్లిగూడెంలో నిట్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం అభినందించదగిన అంశమవ్వగా నరసాపురం ప్రాంతంలో ఆక్వా యూనివర్సిటీ పనులు సా..గుతున్నాయి. మొత్తంగా చూస్తే ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థలు స్థాపించడంతోపాటు ఉన్న వాటిలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. అదే సమయంలో ప్రయివేటు రంగంలో పెరుగుతున్న విద్యాసంస్థల్లోనూ పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే అవకాశం దక్కేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

అన్నింటా ఆమె
ఆదర్శంగా నిలుస్తున్న 'విజయ'కుమారి

ప్రజాశక్తి - కాళ్ల

మహిళలు పదో తరగతి తర్వాత ఉన్నత చదువులు చదవాలంటే ఇది వరకు ఆసక్తి చూపేవారు కాదు. రాను రాను పెద్దల్లో మార్పు రావడంతో ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. ఏలూరుపాడు గ్రామానికి చెందిన దాట్ల విజయకుమారి(ఆంగ్లం, ఆర్థిక శాస్త్రాల్లో) డబల్ ఎంఎ, ఎం.పిల్, ఎంఇడి పూర్తి చేశారు. తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తూ జ్ఞానానంద పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించారు. స్కూల్ ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తు తనకు వచ్చిన విద్యను పది మందికి పంచుతున్నారు. అంతేకాకుండా ఏలూరుపాడు గ్రామం నుంచి ఎంపిటిసి సభ్యురాలిగా ఎన్నికై 1996-2001 వరకు మండల పరిషత్ అధ్యక్షురాలిగా ప్రజలకు సేవలందించారు. ఒక పక్క వృత్తిలో ఎటువంటి లోటు కాకుండా పాటు పడుతున్నారు.



1989లో జ్ఞానానంద పబ్లిక్ స్కూల్ ఏర్పాటు

గ్రామీణ పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలనే ఆశయంతో దాట్ల చినరామచంద్రరాజు 1989లో జ్ఞానానంద పబ్లిక్ స్కూల్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించారు. ప్రైమరీ విద్యతో ఆరంభించి అంచలంచెలుగా హైస్కూల్ స్థాయికి ఎదిగింది. దాట్ల చిన్న రామచంద్ర రాజు కోడలు దాట్ల విజయకుమారి సారథ్యంలో అప్పటి కృష్ణాజిల్లా నుంచి విద్యార్థులను ఆకర్షించి నెంబర్-1 ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా అభివృద్ధి చెందింది. విద్యార్థులకు క్రీడలు ప్రోత్సహించేందుకు అతి పెద్ద ఆట స్థలం, సమీప గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు చేర్చేందుకు బస్సు సౌకర్యం కల్పించారు. విద్యా విషయమేకాకుండా క్రీడలు, సంగీతం, డ్యాన్స్, భగవద్గీత, కరాటేలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. పదో తరగతి విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని పాఠశాల అనంతరం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. హైస్కూల్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ప్రతిఏడాది పదో తరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. గత 36 ఏళ్లుగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలోఉత్తమ పాఠశాలగా పలు అవార్డులు సాధించింది. 2007-2008లో రాష్ట్ర స్థాయి ఉత్తమ పాఠశాల అవార్డును సాధించి అప్పటి రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.

జూనియర్ కళాశాల ఏర్పాటు

ఈ ప్రాంతంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునేందుకు కష్టంగా ఉన్నందున 2007-08 సంవత్సరంలో దాట్ల చిన రామచంద్రరాజు జూనియర్ కళాశాలను స్థాపించారు. పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో కార్పొరేట్ విద్యను అందిస్తున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ విద్యార్థులకు ప్రయోగశాలలు (లాబ్స్) కలవు. కళాశాలలో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కళాశాలలో ప్రతి ఏడాది 80 శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు. ఎంపిసి, బైపిసి విద్యార్థులకు ఇఎపిసెట్ కోచింగ్ ఇస్తున్నారు. ఈ సంవత్సరం దాట్ల చిన రామచంద్రరాజు జూనియర్ కళాశాల విద్యార్థినులు ఎస్ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కాలేజీ, విష్ణు ఇంజినీరింగ్ కాలేజీలో సీట్లు సాధిస్తున్నారు. అకాడమిక్ డైరెక్టర్ దాట్ల విజయకుమారి స్వీయపర్యవేక్షణలో అతి తక్కువ ఫీజులతో ఎల్‌కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు. 2014 నుంచి సంత్ నిరంకారి ఆధ్యాత్మిక మాస పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు పది పుస్తకాలు రాశారు.


ఏ పనైనా ఇష్టపడి చేయాలి

జ్ఞానానంద హైస్కూల్ అకాడమిక్ డైరెక్టర్, దాట్ల విజయ కుమారి

ఎన్నో సవాళ్లను ఎదుర్కొని రాణించడం సంతోషంగా ఉంది. ప్రతి మహిళ తన జీవితంలో సాధించిన ప్రగతిని సమీక్షించుకుని భవిష్యత్తులో చేయాల్సిన అంశాలకు బాటలు వేసుకుని వాటి అమలుకు కార్యచరణ సిద్ధం చేసుకోవాలి. సమాజంలో పరిపూర్ణ మహిళగా ఎదగాలి. ఏ మహిళా కష్టాల్లో ఉన్న నా వంతు సాయం చేస్తాను.



పురస్కారం అందుకుంటున్న విజయకుమారి



గ్రామీణ ప్రాంత విద్యాభివృద్ధికి వివేకానంద స్థాపన

మూడు దశాబ్దాల విద్యాప్రగతికి ఉపాధ్యాయులదే కీలక పాత్ర

మార్టేరు వివేకానంద స్కూల్ కార్యదర్శి, కరస్పాండెంట్ గుడిమెట్ల రామారెడ్డి


ప్రజాశక్తి - పెనుమంట్ర



గ్రామీణ ప్రాంతమైన మార్టేరులో ఆంగ్ల విద్యాభోదన ద్వారా విద్యా ప్రగతిని కోరుకుంటూ ధైర్యంగా వివేకానంద స్కూల్‌ను ఇంగ్లీష్, తెలుగు భోదనా మీడియంలలో ప్రారంభిం చామని పాఠశాల కార్యదర్శి, కరస్పాండెంట్ గుడిమెట్ల రామారెడ్డి అన్నారు. ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ 1994 ఏప్రిల్ 25న స్వామి వివేకానంద ఆశయాలు, ప్రేరణతో వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్థాపించామని తెలిపారు. ప్రారంభంలో ఎల్‌కెజి నుంచి 3వ తరగతికి విద్యా శాఖ నుంచి అనుమతి పొందామని, తర్వాత వరుసగా ప్రతీ సంవత్సరం పైతరగతిని అంచెలంచలుగా పెంచుకుంటూ వెళ్లామని రామారెడ్డి వివరించారు. ఆవిధంగా ఎల్‌కెజి, యుకెజిలకు, 1 నుంచి 5 తరగతులకు, అనంతరం 6 నుంచి టెన్త్ వరకు మూడు విద్యా విభాగాలకు రికగ్నేషన్ పొదడం జరిగిందని అన్నారు. 2005 - 2006 విద్యా సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ వెళ్లడం దగ్గర నుంచి ప్రతీ సంవత్సరం నూటికి నూరు శాతం మేరకు 10/10లతో ముందుకు సాగామని, కరోనా అనంతరం వరుసగా మూడు విద్యా సంవత్సరాల్లో మండల, టౌన్ స్థాయిల్లో మంచి మార్కులతో తమ పాఠశాల విద్యార్థినులు వరుసగా ఎం.దీప్తి(552), ఎస్. [illegible] సుందరి(560) ఈ విద్యా సంవత్సరం కె.జోషినీ రమ్య(572) ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.

గ్రామీణ ప్రాంత విద్యా ప్రగతి కోరుతూ స్థాపించిన ఈ పాఠశాల మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయుల కృషి కారణం అన్నారు. ప్రతీ సంవత్సరం 550-600 మంది విద్యార్థులతో పాఠశాల ఉండడానికి తల్లిదండ్రుల నమ్మకమే బలమైన శక్తి అన్నారు. తక్కువ ఫీజులతో కార్పొరేట్ విద్యను తాము అందిస్తున్నామని, ఈ పాఠశాలలో టెన్త్ పాసై వెళ్లిన వందలాది మంది విద్యార్థులు తర్వాత మెరుగైన విద్యాప్రగతి సాధించి, ప్రస్తుతం దేశ, విదేశాల్లో సాఫ్ట్ వేర్, కార్పొరేట్, బ్యాంక్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారని, పలువురు బాస్కెట్ బాల్, కబడ్డీ వంటి క్రీడల్లో రాణిస్తున్నారని రామారెడ్డి వెల్లడించారు.









నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

విద్యార్థి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కార్యదర్శి, కరస్పాండెంట్ పడాల వెంకటరెడ్డి




ప్రజాశక్తి - పెనుమంట్ర

గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల కోసమే తాము విద్యార్థి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసామని స్కూల్ కార్యదర్శి, కరస్పాండెంట్ పడాల వెంకటరెడ్డి అన్నారు. పెనుమంట్ర మండలంలోని మార్టేరు పంచ గ్రామాల్లో ఒకటి అయిన వెలగలేరు గ్రామంలో 2009-10 విద్యా సంవత్సరంలో ఎల్‌కెజి నుంచి 10వ తరగతి వరకూ విద్యను అందించేలా తరగతులు ప్రారంభించామని వారు తెలిపారు. సామాన్య, మధ్య తరగతికి చెందిన కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకు నాణ్యమైన విద్యను తక్కువ రుసుముతో అందించడమే తమ విద్యార్థి విద్యాసంస్థ లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. ప్రారంభం నుంచి 10/10 గ్రేడులు, నూటికి 90 నుంచి వంద శాతం ఫలితాలతో విద్యార్థులు మండల స్థాయి, టౌన్ స్థాయిల్లో ముందున్నారని పేర్కొన్నారు. దూర ప్రాంత విద్యార్థుల కోసం రెండు బస్సులు ఉన్నాయని, శిక్షితులైన ఉపాధ్యాయులు, పర్యవేక్షణ, చక్కటి వాతావరణం మధ్య మంచి బోధన అందిస్తున్నామని వారు వెల్లడించారు.

తమ పాఠశాల నుంచి 2020 విద్యా సంవత్సరంలో చెల్లబోయిన వినీత(556), 2021లో ఇళ్ల అనంత(578) మార్కులు సాధించగా ఇటీవల 2024 టెన్త్ ఫలితాల్లో పెసల లక్ష్మీ నాగ సహస్ర 582 మార్కులతో మండలం ద్వితీయ, టౌన్ ప్రథమ స్థానం సాధించిందని వారు తెలిపారు.

ఇదే పాఠశాలలో 10వ తరగతి చదివిన కార్యదర్శి, కరస్పాండెంట్ పడాల వెంకటరెడ్డి, సుధారాణి దంపతుల కుమార్తె కోణాల సంతోషి నాగ పద్మశ్రీ తోటి విద్యార్థులను ప్రోత్సహిస్తూ, తానూ 554 మార్కులు పొందడం విశేషం. సొంత కుమార్తెకు టాప్ మార్క్ కోసం కాకుండా, మొత్తం పాఠశాల విద్యార్థులందరూ మంచి మార్కులు తెచ్చుకోవాలని తాము కృషి చేసి, మంచి ఫలితాలు సాధించామని, ఈ ఘనత ఉపాధ్యాయ బృందానిదే అని వారు తెలియజేశారు.









మహిళా విద్యా కేంద్రంగా ఎస్‌కెఎస్‌డి



ప్రజాశక్తి - తణుకు

స్వామి వివేకానంద పలుకులు.. ఎస్‌కెఎస్‌డి పుట్టుకకు బీజాలు. కీర్తిశేషులు చిట్టూరి వెంకటకృష్ణారావు జ్ఞాపకార్థం వారి కుమారుడు చిట్టూరి సుబ్బారావు ఆధ్వర్యాన ఎస్‌కెఎస్‌డి మహిళా కళాశాల స్థాపించారు. 24 ఎకరాల విస్తీర్ణమున్న సొసైటీలో 8 ఎకరాల్లో ఎస్‌కెఎస్‌డి మహిళా కళాశాల (యుజి, పీజీ) అటానమస్ కళాశాల నిర్వహిస్తున్నారు. 1982లో ఎస్‌కెఎస్‌డి మహిళా కళాశాల (జూనియర్), 2001లో ఎస్‌డి కాలేజ్ ఆఫ్ ఐటి, 2017లో వివేకానంద గ్లోబల్ స్కూల్ స్థాపించారు. చిట్టూరి సుబ్బారావు తన సోదరి జ్ఞాపకార్థం శ్రీ వెంకటకృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో కొండేపాటి సరోజనిదేవి మహిళా కళాశాల (ఎస్‌కెఎస్‌డి) స్థాపించారు. తణుకు చుట్టుపక్కల మహిళా కళాశాల అందుబాటులో లేకపోవడంతో మహిళా విద్య ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ కళాశాల ప్రారంభించారు. ఎంఫిల్, పిహెచ్‌డిలతో కూడిన అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన సాగుతోంది. ఈ కళాశాలలో 13 యుజి, రెండు పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక సంవత్సరం డిప్లమో కోర్సులు అంటే బ్యూటీషియన్ ట్రైనింగ్, జర్నలిజం, యోగా, పిజీ డిప్లొమా ఇన్ యోగా, కంప్యూటర్ అప్లికేషన్‌తోపాటు 10 సర్టిఫికెట్ కోర్సులను అందిస్తోంది. ఎనిమిదెకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ క్యాంపస్‌లో ఆట మైదానాలు, ఇండోర్ స్టేడియం, బ్యాడ్మింటన్ అకాడమీ, విశాలమైన ఆడిటోరియం, లాంగ్వేజ్ ల్యాబ్, కంప్యూటర్, ఇతర ప్రయోగశాలలు, సెమినార్ హాల్, నెట్ సెంటర్, సెంట్రల్ లైబ్రరీ, హస్టల్స్, ఇ-క్లాస్‌రూములు, వైఫై క్యాంపస్, ఇతర మౌలిక సదుపాయాలున్నాయి. ఆటలు, క్రీడలు, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్, సాహిత్యం, సాంస్కృతిక వంటి పాఠ్యేతర, సహపాఠ్య కార్యకలాపాల్లో గుర్తించదగిన పని తీరుతోపాటు మంచి ఫలితాల స్థిరమైన ట్రాక్ రికార్డు ఉంది. ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్, కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్, జవహర్ నాలెడ్జ్ సెంటర్, గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్, యాంటీ ర్యాగింగ్ కమిటీ, రెడ్ రిబ్బన్ క్లబ్, ఎకోక్లబ్, ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయిబిలిటీ స్కిల్ సెంటర్ మొదలైన విభిన్న సెల్‌లు, క్లబ్‌లు చురుకైన ప్రమేయంతో ఉన్నాయి. విద్యార్థినులు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా పలు కంపెనీల్లో ప్లేస్‌మెంట్ పొందుతున్నారు.

2007లో బిప్లస్‌ప్లస్ గ్రేడ్‌లో అక్రిడిటేషన్ గుర్తింపు, 2012లో బి గ్రేడ్‌లో రీ అక్రిడిటేషన్, 2015లో యుజిసి అందించిన స్వయం ప్రతిపత్తి హోదా, 2018లో బిప్లస్‌ప్లస్ గ్రేడ్‌లో నాక్ ద్వారా మూడుసార్లు అక్రిడిటేషన్, 2022లో అటానమస్ మరొక ఐదు సంవత్సరాలు పెంచారు. మారుమూల ప్రాంతాల నుండి క్రీడా ఔత్సాహికులకు వసతి కల్పించేందుకు స్పోర్ట్స్ హస్టల్ (2015లో) నిర్మించడం సరికొత్త మైలురాయిగా చెప్పుకోవచ్చు. శిక్షణ ద్వారా క్రీడా స్ఫూర్తిని నింపేందుకు శ్రీ చిట్టూరి సుబ్బారావు, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ 2013లో స్థాపించారు. క్యాంపస్‌లోని విద్యార్థుల అవసరాలను తీర్చడమే కాకుండా అకాడమీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఔత్సాహికుల పిల్లలకు ఉచిత, సబ్సిడీ షటిల్ బ్యాడ్మింటన్ కోచింగ్, శిక్షణా శిబిరాలను నిర్వహిస్తోంది.







పలు భాషల నిలయం.. అమృతవాణి

విజ్ఞానానికి ప్రాధాన్యతనిస్తూ బోధన - ప్రిన్సిపల్ ద్రోణంరాజు సత్యవాణి




ప్రజాశక్తి - తణుకు

జిల్లాలో ప్రయోగాత్మక పద్ధతిలో అమృతవాణి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ స్థాపించినట్లు ఆ స్కూల్ ప్రిన్సిపల్ ద్రోణంరాజు సత్యవాణి తెలిపారు. తెలుగు భాషపై మక్కువతో పుట్టింది, పెరిగింది ఒడిశ్శా అయినప్పటికీ తన భర్త ద్రోణంరాజు శేషగిరిరావు ప్రోత్సాహంతో తెలుగు నేర్చుకుని శ్రీ అమృతవాణి ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు చేసి తణుకులో అమృతవాణి పేరుతో పాఠశాల ఏర్పాటు చేశామన్నారు. మార్కుల కోసం కాకుండా, విద్యార్థి సృజనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని సత్యవాణి తెలిపారు. తాను తొలుత 1994లో ప్రయివేట్ విద్యాసంస్థలో ఉపాధ్యాయురాలిగా చేరానని, తర్వాత పలు కళాశాలల్లోనూ ఫ్యాకల్టీగా పని చేశానని చెప్పారు. విదేశాలకు వెళ్లేవారు ఇంటర్వ్యూల్లో ఎలా నెగ్గాలో అనేదానిపైనా తర్ఫీదు ఇస్తున్నామన్నారు. అమృతవాణి పాఠశాలలో అన్ని భాషలకు చెందిన విద్యార్థులు ఉండటం విశేషం. విద్యా రంగానికి అందిస్తున్న సేవలకుగాను సత్యవాణికి తణుకు లయన్స్ క్లబ్ నుండి ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారం కూడా లభించింది. మార్కుల కోసం కాకుండా అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అమలులో ఉన్న విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని సత్యవాణి తెలిపారు. విద్యార్థి తనకు తానే విద్య నేర్చుకునేలా బోధిన ఉంటుందని, ఈ విధానంలో ఉపాధ్యాయులు సహాయకారి పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. చిన్ననాటి నుండే పిల్లల్లో బిడియాన్ని పోగొట్టి నాయకత్వ లక్షణాలు అలవర్చుకునే విధంగా తమ పద్ధతులు ఉంటాయని వివరించారు.

బట్టీ మార్కుల విద్యా విధానానికి స్వస్తి పలికి, పిల్లల జ్ఞానానికి ఎక్కువ విలువ ఇస్తున్నామని సత్యవాణి చెప్పారు. ఎన్ని అత్యధిక మార్కులు వచ్చాయన్నది ముఖ్యం కాదని, ఎంత ఎక్కువ జ్ఞానం సంపాదించుకున్నామనేదే ముఖ్యమన్నారు. చదువు చేదుగా ఉంటుందని, అయితే అదిచ్చే ఫలాలు ఎప్పుడూ తియ్యగా ఉంటాయన్నారు. ఆ ఫలాలు పాఠశాలల్లో అందరూ అందుకోవాలనేదే తమ లక్ష్యమని, ఆ లక్ష్యంతోనే పాఠశాల సిబ్బంది కూడా పని చేస్తున్నారని తెలిపారు.

ప్రముఖులు చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందుకుంటున్న చిన్నారులు












పోటీ ప్రపంచానికి దీటుగా విద్యాబోధన

హోలీ ఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రత్యేకత - సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె.రవికుమార్





ప్రజాశక్తి - ఆచంట

పోటీ ప్రపంచానికి దీటుగా విద్యాబోధన అందించి, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే హోలీ ఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లక్ష్యమని ఆ స్కూల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె.రవికుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాశక్తితో మాట్లాడారు. హోలీ ఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యను అందించే సంస్థ అన్నారు. నర్సరీ నుంచి పదవ తరగతి వరకూ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రప్రథంగా గుర్తింపు పొందిన హోలీ ఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఇదే అన్నారు. తమ సంస్థలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేస్తున్నామని తెలిపారు. ఉన్నత ప్రమాణాల సాధనకు కృషి చేస్తున్న మా హైస్కూల్‌లో పిల్లలను చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు. అందరి ఆదరాభిమానాలతో స్కూలుకు కొత్త హంగులు సమకూర్చుకొని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2023-2024 విద్యా సంవత్సరమునకు జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షల్లో కుడిపూడి జాహ్నవి, కుంపట్ల జయశ్రీ, కాండ్రేకుల ఫణీంద్ర, ఎం.ధరణి విద్యార్థులు నాలుగు సీట్లు సాధించిన ఘనత హోలీ ఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌దే అన్నారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ విధానం వల్ల ఇంటివద్ద విద్యార్థులకు ట్యూషన్లు అవసరం ఉండదన్నారు గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఫీజులతో కార్పొరేట్ విద్యను అందిస్తున్న సంస్థ హోలీ ఏంజెల్స్ అని వివరించారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు నిరంతరం తమ సంస్థ కృషి చేస్తుందన్నారు. పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో హోలీ ఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు మండలంలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. 2023-2024 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 59 మంది విద్యార్థుల్లో 58 మంది విద్యార్థులు ప్రథమ స్థానంలోను, మరొక విద్యార్థి ద్వితీయ స్థానంలోనూ 100 శాతం ఉత్తీర్ణత సాధించిన ఏకైక విద్యాసంస్థ హోలీ ఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ అన్నారు. వీరిలో బి.పల్లవి 588, జె.మున్ని రూప 569, కె.రాకేష్ 568, బి.భాను తేజ 563 అత్యధిక మార్కులతో మండలంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు సాధించిన విద్యాసంస్థ అన్నారు. విద్యార్థులు చదివే పరమావధిగా కాకుండా క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవరిస్తూ సాధారణ విద్యార్థి సైతం అలోవకగా అసాధారణ ఫలితాలను సాధించేటట్లు అవసరమయ్యే విద్య విధానాలను రూపొందించి, ఆచరణ సాధ్యం చేసిన ఘనత హోలీ ఏంజెల్స్‌కే సొంత మన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన తమ విద్యాసంస్థలు నర్సరీ నుంచి పదవ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నాయని రవికుమార్ తెలిపారు.

ప్రత్యేకతలు..

- విద్యార్థులకు ఐఐటి, జెఇఇ, నవోదయ ప్రత్యేక శిక్షణ
- పిల్లలకు అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ
- విద్యార్థులకు కరాటే, యోగాలో శిక్షణ
- ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, ఇండోర్ గేమ్స్, క్రీడలు
- కంప్యూటర్ సైన్స్ ల్యాబ్, లైబ్రరీ సౌకర్యం
- విద్యార్థులకు బస్సు, వ్యాను సౌకర్యం

పాథమిక దశ నుంచి అన్ని సబ్జెక్టులు బోధించాలి

పెదఅమిరం స్పెషల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గుదే సుబ్బారావు

కాళ్ల : ప్రతి విద్యార్థి ప్రతి అంశాన్ని సులభంగా నేర్చుకోవాలనే తపన ఉండాలి. ఏ అంశమైనా సరే బోధన సరళంగా ఉంటేనే పిల్లలు మక్కువ చూపుతారు. ప్రాథమిక దశ నుంచే వారికి సరళతరంగా మైండ్‌లో నిలిచే రీతిలో బోధన చేయడానికి ఉపాధ్యాయులు సిద్ధం కావాలి. సంప్రదాయ బోధనకు స్వస్తి పలికి ఆధునిక పద్ధతిలో బోధనోపకరణాలతో పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయ లోకం నడుం బిగించాలి. తెలుగు, గణితం, ఆంగ్లం, పరిసరాల విజ్ఞానం పెంపొందుతోంది. పిల్లల మానసిక పరిపక్వత ఆధారంగా విద్యనందించే సంస్కృతి ప్రతి పాఠశాలలో కొనసాగాలి. ఆధునిక కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రూపుదిద్దుకున్న శాస్త్రీయ కురికులాన్ని నేడు పిల్లలకు అందించాల్సిన అవసరం ఉంది. పిల్లలకు పాఠ్యాంశాలు బోధించేటప్పుడు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ విద్యలో ఉన్న బోధనా పద్ధతులను అవలంభిస్తూ విద్య సామర్థ్యాలను సాధించాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో ప్రతి సబ్జెక్టును బోధించడం ద్వారా విద్యార్థి పరిసరాలతో మమేకమైన జ్ఞానానికి మూలమవుతోంది. పాఠశాల విద్య అనేది విషయ పరిజ్ఞానానికి పరిమితం కాకుండా ఆటలు, పాటలు వంటి వినోద కార్యక్రమాల ద్వారా పిల్లల్లోని ప్రతిభను వెలికితీయాలి.

అతి తక్కువ ఫీజులతో కార్పొరేట్ విద్య

సెయింట్ ఆన్స్ కరస్పాండెంట్ ఎస్.సరళ





సెయింట్ ఆన్స్ స్కూల్

ప్రజాశక్తి - నరసాపురం

అతి తక్కువ ఫీజులతోనే కార్పొరేట్ విద్య సెయింట్ ఆన్స్ సొంతమని ఆ విద్యాసంస్థ కరస్పాండెంట్ అండ్ ఛైర్‌పర్సన్ ఎస్.సరళ అన్నారు. ఆమె ప్రజాశక్తితో మాట్లాడుతూ అందరికీ నాణ్యమైన ఉత్తమ విద్య అందించాలని లక్ష్యంతో 2005లో ప్రైమరీ స్కూల్ స్థాపించామన్నారు. అంచెలంచెలుగా హైస్కూల్ స్థాయికి తమ సంస్థ ఎదిగిందన్నారు. 2007లో హైస్కూల్ ప్రారంభించామని, ప్రస్తుతం నరసాపురంలో అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. పదో తరగతి ఫలితాల్లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించామన్నారు. ఆరో తరగతి నుండి విద్యార్థులకు జెఇఇ, ఐఐటి, నీట్‌లో శిక్షణ ఇస్తున్నామన్నారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు అతిపెద్ద ఆటస్థలం సమీప గ్రామాల నుంచి పాఠశాలకు చేర్చేందుకు బస్సు సౌకర్యం ఉందని తెలిపారు. తమ పాఠశాలలో నాన్‌లోకల్ టీచర్స్ కేరళ టీచర్స్‌తో విద్యను అందిస్తున్నామన్నారు. చదువుతోపాటుగా క్రీడలు, సంగీతం, డ్యాన్స్, కరాటేలో శిక్షణ ఇస్తున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణం కలిగిన బిల్డింగ్ సదుపాయం ఉందన్నారు. విశాలమైన తరగతి గదుల్లో క్వాలిఫైడ్ టీచర్లతో అందిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని, వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. ప్రతియేటా ఫలితాల్లో సెయింట్ ఆన్స్ హైస్కూల్ ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. విద్యార్థులకు సెయింట్‌ఆన్స్ విలువలతో కూడిన విద్య అందిస్తామన్నారు. హాస్టల్లో సదుపాయం కలదని బోయ్స్, గర్ల్స్ వేర్వేరుగా ఉన్నాయన్నారు. ఎల్‌కెజి, నర్సరీ విద్యార్థులకు చదువుతోపాటు ప్లే స్కూల్ కూడా అందుబాటులో ఉంచామన్నారు. ప్లే గ్రౌండ్‌తోపాటు ఆర్‌ఓ వాటర్‌ప్లాంట్‌తో స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామన్నారు. వైస్ ప్రిన్సిపల్ వి.సుభాషిణి సారథ్యంలో మంచి ఫలితాలు సాధించామన్నారు.

నూరు శాతం ఉత్తీర్ణత మా పాఠశాల సొంతం

మాలవానితిప్ప హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పి.శ్రీనివాసరాజు

కాళ్ల: పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు ప్రణాళికా బద్ధంగా బోధించారని మాలవానితిప్ప హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పి.శ్రీనివాసరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాశక్తితో మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించి ఆదర్శంగా నిలవడం గర్వంగా ఉందన్నారు. వారి వారి సామర్థ్యాన్ని బట్టి గ్రేడులుగా విభజించి వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి మెరుగుపరిచామన్నారు. ఉపాధ్యాయుల సమిష్టి కృషితో హైస్కూల్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్పొరేట్‌కు దీటైన బోధనతో రేపటి భవితకు భరోసా కల్పించే విధంగా హైస్కూల్లో బోధిస్తున్నామన్నారు. ఈ పాఠశాలకు చుట్టుపక్కల గల ఆవాస ప్రాంతాల నుంచి రెండు కిలోమీటర్ల నుంచి ఐదు కిలోమీటర్ల వరకు దూర ప్రాంతాల నుంచి సుమారు 150 మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారన్నారు. మనోవికాసానికి ఎంతో దోహదపడుతుందనే సద్భావంతో గ్రామంలోని కొంతమంది దాతలు అర ఎకరం స్థలాన్ని, క్రీడాప్రాంగణాన్ని సమకూర్చమన్నారు. పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో వర్చ్యువల్ క్లాస్ రూమ్ (విసిఆర్), రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ క్లాస్ రూమ్ (డిసిఆర్)లు ఏర్పాటు చేశామన్నారు. మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నిధులతో పాఠశాల క్రీడా ప్రాంగణానికి చుట్టూ నిర్మించిన ప్రహరీ నిర్మాణంలో దాతలు 20 శాతం నిధుల భాగస్వామ్యాన్ని అందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్ఎంఎంఎస్)కు పాఠశాల నుంచి కొల్లాటి శాలిని అందుకున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదుల నిర్మాణం నిమిత్తం రూ.కోటి నిధులతో నాలుగు తరగతి గదులు నిర్మించామన్నారు. పాఠశాల ప్రారంభం నుంచి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం క్రమంగా పెరుగుతుందన్నారు. పాఠశాలకు మూడుసార్లు నూరు శాతం ఉత్తీర్ణత ఫలితాలను సాధించిందన్నారు. ప్రతిఏడాది సరాసరి 80 శాతం ఫలితాలను కైవసం చేసుకుంటుందన్నారు. గతేడాది పదో తరగతి పరీక్షా ఫలితాల్లో భీమవరం డివిజన్‌లో ప్రథమ స్థానం సాధించిందన్నారు. ఉపాధ్యాయుల సమిష్టి కృషి, గ్రామ సర్పంచి సాగిరాజు సుబ్బరాజు, మాజీ సర్పంచ్ మంతెన వెంకట్రాజు, విద్యాకమిటీ ఛైర్మన్ చిలువూరి రాణి, నిరంతర మార్గదర్శకత్వంలో గత విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షా ఫలితాల్లో భీమవరం డివిజన్‌లో 93 శాతం ఉత్తీర్ణతతో మాలవానితిప్ప హైస్కూల్ ప్రథమ స్థానం సాధించినట్లు చెప్పారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మాలవానితిప్ప హైస్కూలులో 30 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 30 మంది ఉత్తీర్ణత సాధించారు. కొల్లాటి షాలిని 544 మార్కులు సాధించడం గర్వంగా ఉందని చెప్పారు.

నిరంతర శ్రమే ఉన్నత స్థానానికి నాంది



ఆదిత్య స్కూల్స్ అధినేత లయన్ కృష్ణంరాజు

ప్రజాశక్తి - భీమవరం టౌన్

ప్రతి వ్యక్తీ తాను నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి నిరంతరం శ్రమిస్తూ కృషి చేయడమే ఉన్నత స్థానానికి నాంది అని ఆదిత్య స్కూల్స్ అధినేత లయన్ ఆదిత్య కృష్ణంరాజు అన్నారు. ఆయన ప్రజాశక్తితో తన జీవితానుభవాలను పంచుకున్నారు. తాను ఎంఎస్‌సి, బిఇడి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూడలేదన్నారు. గుంటూరు వికాస్ జూనియర్ కాలేజీలో అధ్యాపకునిగా పని చేశానని, అక్కడ మంచి అధ్యాపకునిగా మన్ననలు లభించాయని తెలిపారు. ఆ అనుభవంతో తాను ఉపాధి పొందడమే కాకుండా పదిమందికి ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో తన సహాధ్యాపకులు కొందరితో కలిసి భీమవరంలో 'ఆదిత్య ఎడ్యుకేషనల్ సొసైటీ'ని స్థాపించానని చెప్పారు. దాని ద్వారా ఆదిత్య జూనియర్ కాలేజీ, ఆదిత్య స్కూల్ స్థాపించినట్లు తెలిపారు. విద్యార్థి తల్లిదండ్రులకు భారం కాకుండా అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్య అందించాలనే లక్ష్యంతో జువ్వలపాలెం రోడ్డులోని అడ్డవంతెన వద్ద ఒక స్కూల్, రవాణా భారం లేకుండా హౌసింగ్ బోర్డు కాలనీలో మరో స్కూల్ స్థాపించామని చెప్పారు. ప్రస్తుతం ఈ స్కూళ్లలో సుమారు మూడు వేల మంది విద్యార్థులు చదువుతున్నారని, 200 మంది ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది ఉన్నారని వివరించారు. సుమారు వంద పరిసర గ్రామాల విద్యార్థులకు బస్ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. భీమవరంలోనే కాకుండా జిల్లాలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా మన్ననలు అందుకుంటుందన్నారు.

ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం

విద్యతోపాటు సామాజిక కార్యక్రమాల్లోనూ తన వంతు పాత్ర పోషిస్తున్నానని కృష్ణంరాజు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులకు అండగా నిలుస్తూ తమకు తోచిన సాయని అందిస్తున్నామన్నారు. విద్యార్థి దశ నుండి సమాజం పట్ల పిల్లలకు అవగాహన ఉండాలని వారినీ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నామన్నారు.

కృష్ణంరాజుకు అవార్డుల పంట

కృష్ణంరాజు న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, మేనేజ్‌మెంట్ సంస్థ వారిచే 'బెస్ట్ ఎడ్యుకేషనిస్ట్' ఇండియన్ సాలిడారిటీ కౌన్సిల్ వారిచే రాష్ట్రీయ విద్యాగౌరవ్ గోల్డ్‌మెడల్, చెన్నయ్‌లోని జీవథియోలాజికల్ ఓపెన్ యూనివర్సిటీ వారిచే 'డాక్టర్ ఆఫ్ హ్యుమానిటీ' పట్టా, జిల్లా అధికారులచే పలు పురస్కారాలు అందుకున్నారు.

